సాక్షి నాగర్‌కర్నూల్

శుక్రవారం । 1 । డిసెంబర్ । 2023



ఉత్సాహంగా తొలిఓటు

ఈసారి కొత్తగా ఓటుహక్కు పొందిన యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటేశారు.

వివరాలు 8లో ▸



కొత్త మద్యం పాలసీ

జిల్లాలో శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది.

వివరాలు 8లో ▸

గరిష్టం/కనిష్టం

34.7 /19.3

వాతావరణం

అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెల్లవారుజామున, రాత్రివేళలో చల్లని గాలులు వీస్తాయి.

న్యూస్‌రీల్

కౌంటింగ్ సెంటర్ పరిశీలన



నాగర్‌కర్నూల్: కౌంటింగ్ మీడియా సెంటర్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలి కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు అన్నారు. పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ సెంటర్‌ను గురువారం ఆయన పరిశీలించారు. ఆదివారం జరిగే కౌంటింగ్ ప్రక్రియకు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్, ప్రింట్ పాత్రికేయుల కౌంటింగ్ మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని ఏపీఆర్‌ఓ తిరుపతయ్యకు సూచించారు. అనంతరం ఏర్పాట్లపై ఆయన ఏపీఆర్‌ఓతో చర్చించారు.

ముచ్చటగా మూడోసారి..

'నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నా. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాయి. ప్రభుత్వానికి అన్నివర్గాల ప్రజల మద్దతు దక్కింది. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించబోతున్నారు. – మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి, నాగర్‌కర్నూల్

ఈసారి మార్పు తప్పదు..

ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ప్రజలు పెద్దఎత్తున కాంగ్రెస్‌ను ఆదరించారు. నియోజకవర్గంలో నిశబ్ద విప్లవం జరిగింది. మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. – కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి, నాగర్‌కర్నూల్

కేసీఆర్‌కు బుద్ధి చెప్పబోతున్నారు

కొల్లాపూర్‌తోపాటు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు. ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు, దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించింది బీఆర్‌ఎస్ పార్టీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పుల కుప్పగా మార్చారు. ఈ తొమ్మిదేళ్ల పరిపాలనలో క్షోభించిన అమరవీరుల ఆత్మలు.. కాంగ్రెస్ పాలనలో శాంతిస్తాయి. – జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్థి, కొల్లాపూర్

ప్రజల నిర్ణయమే శిరోధార్యం

ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓట్లేశారనే నమ్మకం ఉంది. వారి తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందే. గెలుపైనా, ఓటమైనా సరే. నన్ను 2018 ఎన్నికల్లో గెలిపించినందుకు నా శక్తి మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషిచేశాను. అభివృద్ధిని నమ్ముకొని ప్రజలను ఓట్లు అడిగా. ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆదివారం వెల్లడి కానుంది. వారి నిర్ణయమే శిరోధార్యం. – హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్య, కొల్లాపూర్

ప్రజాతీర్పును శిరసావహిస్తాం

కొల్లాపూర్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నా. ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసేందుకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో తనను ఆదరించాలని ప్రజలను కోరాను. వారు ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తా. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారని భావిస్తున్నా. – సుధాకర్‌రావు, బీజేపీ అభ్యర్థి, కొల్లాపూర్

పోలింగ్ సరళి ఇలా.. శాతంలో..



నాగర్‌కర్నూల్	23
అచ్చంపేట	19
కొల్లాపూర్	11
కల్వకుర్తి	5

నాగర్‌కర్నూల్	23
అచ్చంపేట	19
కొల్లాపూర్	24.68
కల్వకుర్తి	18

నాగర్‌కర్నూల్	42
అచ్చంపేట	34
కొల్లాపూర్	42.93
కల్వకుర్తి	39.5

నాగర్‌కర్నూల్	57.32
అచ్చంపేట	55.60
కొల్లాపూర్	59.69
కల్వకుర్తి	60.01

నాగర్‌కర్నూల్	78.58
అచ్చంపేట	79.97
కొల్లాపూర్	79.89
కల్వకుర్తి	83.23

తీర్పు.. ఇచ్చేశారు

జిల్లావ్యాప్తంగా 80.41 శాతం పోలింగ్ నమోదు



వంగూరులో ఓటేసేందుకు క్యూలైన్‌లో నిల్చున్న మహిళా ఓటర్లు



- మధ్యాహ్నం తర్వాత పోటెత్తిన ఓటర్లు
- అత్యధికంగా కల్వకుర్తి, అత్యల్పంగా మక్తల్‌లో..
- ఎలు పోలింగ్ స్టేషన్లలో మొరాయించిన ఈవీఎంలు
- సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా బారులు..
- 3న ఓట్ల లెక్కింపు.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే..



నాగర్‌కర్నూల్‌లోని పోలింగ్‌కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ఉమ్మడి పాలమూరులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగాల్సి ఉండగా, పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు దీరారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. చెదురుముదురు ఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండగా.. అభ్యర్థులు ఎవరికి వారు తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.


మందకొడిగా ప్రారంభమై..

ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. 11 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత కొంత ఊపందుకున్నప్పటికీ.. మధ్యాహ్నం మూడు తర్వాత మళ్లీ నెమ్మదించింది. చివరలో మళ్లీ ఓటర్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. కొన్ని చోట్ల రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత కూడా ఓటర్లు క్యూలో నిల్చొన్నారు.

నియోజకవర్గాల వారీగా గత, ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం..

నియోజకవర్గం	2018	2023
మహబూబ్‌నగర్	74.93	70.41
జడ్చర్ల	82.32	81.18
దేవరకద్ర	85.11	82.33
కొడంగల్	81.98	70.50
నారాయణపేట	79.67	78.29
మక్తల్	77.77	69.21
వనపర్తి	81.40	77.54
నాగర్‌కర్నూల్	83.21	78.58
అచ్చంపేట	81.85	79.97
కల్వకుర్తి	87.21	83.23
షాద్‌నగర్	88.07	74.00
కొల్లాపూర్	83.17	79.89
గద్వాల	83.94	82.42
అలంపూర్	82.66	76.16

జిల్లాల వారీగా పోలింగ్ శాతం



■ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. కల్వకుర్తిలో పోలింగ్ శాతం అత్యధికంగా 83.23 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గద్వాల (82.42శాతం), దేవరకద్ర (82.33), జడ్చర్ల (81.18)లో 80శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గంలో 69.12 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చెదురుముదురు ఘటనలు ఇలా..

■ మక్తల్ నియోజకవర్గ పరిధి మాగనూర్ మండలం వర్కూరులో బీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. 59, 60వ పోలింగ్ స్టేషన్‌లోకి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వెళ్తుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. చిట్టెం, ఆయన వాహనంపై హస్తం శ్రేణులు దాడికి యత్నించగా.. పోలీసులు, గన్‌మెన్లు ఎమ్మెల్యేను వాహనంలో అక్కడి నుంచి పంపించారు.

■ మహబూబ్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో 100, 101 పోలింగ్ స్టేషన్ల వద్ద టీఎన్జీఓస్ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు రాజేందర్ రెడ్డిపై కొందరు దాడి చేశారు. తనపై బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారని మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో రాజేందర్ రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

■ పదర మండలం వంకేశ్వరంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయం ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఇరువర్గాల నాయకులు, కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి తోపులాట, ఘర్షణ జరగడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

■ దేవరకద్ర మండలంలోని బల్సుపల్లిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలింగ్ కేంద్రం సమీపంలో రెండు వర్గాల వారు ప్రచారం చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అడవి అజిలాపూర్‌లోనూ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మండల నాయకులు గ్రామానికి రావడంతో అడ్డుకోగా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

■ గద్వాల పట్టణంలో మోమిన్‌మహల్లా, దౌదార్పల్లిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

■ హన్వాడమండలంలోని కొత్తపేటలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చందర్‌నాయక్, రామచందర్‌లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవినాయక్ తెలిపారు. పోలింగ్ బూత్ ముందు ప్రచారం చేస్తుండటంతో ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇరువురిపై కేసులు నమోదు చేశారు.



బల్సుపల్లిలో గొడవ పడుతున్న గ్రామస్తులను చెదరగొడుతున్న పోలీసులు

■ కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హన్మంతునాయక్ అనుచరులు వాగ్వాదానికి దిగారు. పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నేత జగదీశ్వర్‌రావు అనుచరునిపై జూపల్లి కృష్ణారావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. సాతాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి అనుచరుడిపై దాడి చేశారు. కోడేరు, మాచుపల్లి గ్రామాల్లో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య గొడవలు జరిగాయి.

ప్రశాంతంగా పోలింగ్

- ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ
- సాయంత్రం 4 గంటల తర్వాత ఓటర్ల రాక
- గత ఎన్నికలతో పోల్చితే ఈసారి కాస్త తగ్గిన శాతం
- **3న కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు**



సిరా గుర్తు చూపుతున్న కలెక్టర్ ఉదయ్‌కుమార్

సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం మందకొడిగా సాగి.. సాయంత్రానికి పుంజుకొని.. 80.41 శాతం ఓటింగ్ నమోదైంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు నాగర్‌కర్నూల్ 78.58 శాతం, అచ్చంపేట 79.97 శాతం, కొల్లాపూర్ 79.89 శాతం కాగా.. కల్వకుర్తిలో 83.23 శాతం కలిపి జిల్లాలో మొత్తం 80.41 శాతం పోలింగ్ నమోదైంది. కాగా గత ఎన్నికల పోలింగ్ 81.25 శాతంతో పోలిస్తే ఈసారి కాస్త తక్కువగా నమోదైంది. ఈసారి ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. సాయంత్రం 3 గంటల సమయానికి పురుషులు 57 శాతం ఓటేయగా.. స్త్రీలు 60 శాతం వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాత్రి 9 గంటల వరకు బ్యాలెట్ యూనిట్లు, ఈవీఎం మిషన్లను కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు.

సాయంత్రానికి పెరిగిన రద్దీ..

గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓటింగ్ మందకొడిగా సాగింది. ఈవీఎం మొరాయించిన చోట్ల ఓటర్లకు నిరీక్షణ తప్పలేదు. మిగతా చోట్ల పెద్దగా క్యూలైన్లు లేకుండానే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 13 శాతం లోపు మాత్రమే పోలింగ్ కాగా.. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత పుంజుకుంది. అనంతరం మళ్లీ 3 గంటల వరకు మందకొడిగా సాగింది. ఒకదశలో కొన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక బోసిపోయి కనిపించాయి. సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు మళ్లీ ఓటర్ల తాకిడి పెరిగింది.

లెక్కింపునకు ఏర్పాట్లు..

ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియను జిల్లాకేంద్రంలోని నెల్లికొండ వద్దనున్న వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించనున్నారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు.

ఈవీఎంల మొరాయింపు..

బల్మూరులోని పోలింగ్ కేంద్రం 167లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా గంటల తరబడి పోలింగ్ కొనసాగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల మండల కేంద్రంలో సాయంత్రం 5 తర్వాత సైతం పోలింగ్ కొనసాగింది. ఎన్మన్‌బెట్ల, ముక్కిడిగుండం, మొలచింతలపల్లి గ్రామాల్లో రాత్రి వరకు పోలింగ్ సాగింది. ఈవీఎంలు మొరాయించిన చోటకు సంబంధిత సెక్టార్ అధికారులు చేరుకుని ప్రత్యామ్నాయంగా మరో ఈవీఎం మిషన్‌ను ఏర్పాటు చేశారు. సుమారు గంట నిరీక్షణ తర్వాత మళ్లీ యథావిధిగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

■ జిల్లాకేంద్రంలోని 115 పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ ఉదయ్‌కుమార్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకట్‌రెడ్డి, అచ్చంపేట నియోజకవర్గ ఆర్‌ఓ గోపీరాం, కొల్లాపూర్ కుమార్ దీపక్, కల్వకుర్తి నియోజకవర్గ ఆర్‌ఓగా శ్రీను బాధ్యతలు నిర్వర్తించారు. సాధారణ పరిశీలకులు మిథిలేశ్ మిశ్రా, జిల్లా పోలీస్ అబ్జర్వర్ ఇలియాస్ ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.



నాగర్‌కర్నూల్‌లోని 123వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయింపుతో నిరీక్షిస్తున్న ఓటర్లు

స్వగ్రామాల్లో అభ్యర్థుల ఓటు



నేరళ్లపల్లిలో ఓటువేసిన అనంతరం సిరా గుర్తు చూపుతున్న మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు

సాక్షి, నాగర్‌కర్నూల్/ నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం నాగర్‌కర్నూల్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ సొంత గ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి సొంత గ్రామమైన తిమ్మాజిపేట మండలంలోని నేరెళ్లపల్లి 38వ బూత్‌లో సతీమణి మర్రి జమున, కుమారుడు శశిధర్‌రెడ్డితో కలిసి ఓటేశారు. వారితో కలిసి డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్‌రెడ్డి కుటుంబం కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సతీమణి సరితతో కలిసి నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలోని బూత్ నం.148లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ఆయన సతీమణి అమలతో కలిసి అచ్చంపేటలో, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన సతీమణి అనురాధ అమ్రాబాద్ మండలం ఎల్మపల్లిలో, కొల్లాపూర్‌లో ఎల్లేని సుధాకర్‌రావు, కుమారుడు రాజేందర్‌కుమార్‌తో కలిసి అచ్చంపేటలో ఓటుహక్కు వినియోగించుకున్నా రు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని సంజీవ్‌నగర్ కాలనీ పోలింగ్‌కేంద్రంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ఓటేశారు.



తూడుకుర్తిలో కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి



ఖానాపూర్‌లో కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు





సింగోటంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్‌లో ఎల్లేని సుధాకర్‌రావు దంపతులు

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు



మీడియా సెంటర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఏఓ శ్రీనివాసులు

నాగర్‌కర్నూల్: జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. మూడు నియోజకవర్గాల్లోని 802 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగగా 5 గంటల వరకు 70.83 శాతం ఓట్లు పోల్ అయ్యాయని, పూర్తిస్థాయి పోలింగ్ శాతం ఎన్నికల సిబ్బంది నివేదికల రిసీవింగ్ తర్వాత తెలుస్తుందన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన జిల్లా ప్రజలు, ఎన్నికల అధికారులు, పోలీస్ సిబ్బంది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భద్రతా దళాలు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రిసీవింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈవీఎంల రిసీవింగ్‌ను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరికి భోజనం అందించాలని, ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందిని వారి స్వస్థలాలకు బస్సుల ద్వారా ఉచితంగా పంపించాలని కోరారు. ఆయన వెంట నాగర్‌కర్నూల్ రిటర్నింగ్ అధికారి వెంకట్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్ రెడ్డి, ఏపీఆర్‌ఓ తిరుపతయ్య తదితరులున్నారు.

స్ట్రాంగ్‌రూంకు ఈవీఎంల తరలింపు

జిల్లా ఎన్నికల అబ్జర్వర్లు, కలెక్టర్ ఉదయ్‌కుమార్ సమక్షంలో ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచే ప్రక్రియ కొనసాగిందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యంత్రాల రిసీవింగ్ కేంద్రాలను ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్ రిటర్నింగ్ అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి 9 గంటల నుంచి ఈవీఎంల రిసీవింగ్ కేంద్రానికి ఒక్కో సెక్టార్ వారిగా బస్సులు చేరుకున్నాయని, తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ కొనసాగిందని ఆయన పేర్కొన్నారు.

ఓ(పో)టెత్తారు..!

- దారులన్నీ పోలింగ్ కేంద్రాల వైపే..
- ఈ పదేళ్లలో ఎంతో సాధించాం
- ఓటర్లపైకి దూసుకెళ్లిన వాహనం
- ఓటేసేందుకు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం

వివరాలు 8లో..

ఓటింగ్ సరళి పరిశీలన

- కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
- ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
- చెంచుపెంటల్లో పోలింగ్ కేంద్రాలు

వివరాలు 9లో..

ఓ(పో)టెత్తారు..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులుదీరారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని కేంద్రాల్లో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

- సాక్షి నెట్‌వర్క్



దారకొండ పోలింగ్ కేంద్రంలో బారులుదీరిన ఓటర్లు



మహబూబ్‌నగర్‌లో ఓటు వేసిన యువతి



రంగారెడ్డిగూడలో సతీసమేతంగా ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి



మరికల్‌లో ఓటుహక్కు వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క



మహబూబ్‌నగర్ మండలం తిమ్మసానిపల్లిలో..



మేడికొండలో..



పిన్నంచర్లలో..



చెంచుపెంటలోని పోలింగ్ కేంద్రం



మహబూబ్‌నగర్ సిరా చుక్క చూపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి



మహబూబ్‌నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి



దమగ్నాపూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి



అచ్చంపేటలో ఓటు వేసిన బాలింత



గద్వాలలో ఓటుహక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్స్



అలంపూర్‌లో..



మహబూబ్‌నగర్‌లో..



పెంట్లవెల్లిలో..



ప్రాగటూరులో ఓటువేసి పొలం పనులకు వెళ్లిన కూలీలు



నారాయణపేటలో..



మహబూబ్‌నగర్‌లో..

ఉత్సాహంగా తొలి ఓటు

18ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కల్పించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా చేరుకొని ఓటు వేసి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు ఆనందం వ్యక్తం చేశారు.



- సాక్షి నెట్‌వర్క్

సంతోషంగా ఉంది..



ఈ సారి మాకు ఓటు హక్కు వచ్చింది. ఫస్ట్ టైం ఓటు వేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికలు వచ్చే ప్రతిసారీ ఓటు వేసేందుకు మాకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడా అవకాశం రావడం ఉత్సాహంగా ఉంది. ప్రతి యువతీ, యువకుడు ఓటరుగా నమోదు చేసుకుని ఓటుహక్కు వినియోగించుకోవాలి.

– ఆర్.అక్షయ, ఆకాష్, మాచారం, జడ్చర్ల మండలం

కర్ణాటక నుంచి వచ్చా..



కర్ణాటకలోని మైసూర్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఒక్క రోజు కోసం ఇంతదూరం ఎందుకని కుటుంబ సభ్యులు వారించినా ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకొని స్వగ్రామానికి వచ్చాను. మొదటిసారి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉంది.

– సృజన చైతన్య, కోస్గి

యువత పాత్ర కీలకం..



దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం. ఎన్నికల ద్వారా మన భవిష్యత్‌ను మనం నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. తొలిసారిగా ఓటు వేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.

– సింధూజ, పద్మావతికాలనీ, జడ్చర్ల మున్సిపాలిటీ

కొత్త అనుభూతి..



అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయడం ఆనందంగా ఉంది. గతంలో బ్యాలెట్ పేపర్లపై ఓటు వేసేవారని, ప్రస్తుతం ఈవీఎంలో ఓటు వేస్తున్నారని చెబితే వినడం తప్ప.. ఓటు వినియోగం గురించి తెలియదు. మొదటిసారి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం ఓ కొత్త అనుభూతిగా అనిపించింది.

– మౌనిక, ఎంసీఏ విద్యార్థిని, కోస్గి

బెంగళూర్ నుంచి వచ్చా..



ఉద్యోగ రీత్యా బెంగళూర్‌లో ఉన్నప్పటికీ ఓటు వేయడం అనేది సామాజిక బాధ్యతగా భావించి స్వగ్రామానికి వచ్చాను. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఓటు విలువపై విస్తృతంగా ప్రచారం చేస్తున్న సందర్భంలో చదువుకున్న వాడిగా ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకొని వచ్చి ఓటేశాను.

– సాయినిఖిల్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, కోస్గి

అభివృద్ధి కాంక్షిస్తూ..



ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయడం ఆనందంగా ఉంది. అభివృద్ధి చేసే నాయకుడు ఎవరనేది ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థి పక్షపాత ధోరణితో కాకుండా అభివృద్ధి కాంక్షతో పరిపాలించాలని కోరుకుంటున్నా.

– ఆర్యన్, బీటెక్ విద్యార్థి, నాగర్‌కర్నూల్

ఇక కొత్త మద్యం పాలసీ

- ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు
- నేటి నుంచి కొత్త వైన్‌షాపులు అందుబాటులోకి
- టెండర్ల ద్వారా రూ.171.90కోట్ల ఆదాయం



మహబూబ్‌నగర్ క్రైం: రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు 75శాతం రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొందరు తమ అనుచరులు, పని చేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్‌లదే పైచేయిగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆగస్టు 21న నిర్వహించిన టెండర్‌లలో మొత్తం 8,595 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.171.90కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రోజురోజుకూ మద్యం వ్యాపారంపై చాలా మంది దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాపారులతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా టెండర్లు దాఖలయ్యాయి. 2021 కంటే ఈసారి దరఖాస్తులు రెండింతలు పెరిగాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు రెట్టింపయ్యాయి.

బిజీబిజీ..

ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైంది. 230 దుకాణాల్లో కొన్నింటిని అదే దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొన్ని దుకాణాలు కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నారు.

లాభాలు ఉండటంతో..

మద్యం విక్రయాల వల్ల భారీగా లాభాలు ఉండటంతో మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. దుకాణం ఎవరి పేరుతో వచ్చినా అంతా కలిసే వ్యాపారం చేసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు 10మందికిపైగా బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి వచ్చినా అందరికీ లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. మద్యం దుకాణదారులే గ్రామాలు, వార్డుల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రూ.4వేల కోట్ల వ్యాపారం సాగుతుండగా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే విశ్వాసంతో వ్యాపారులు ఉన్నారు.

శుక్రవారం ఉదయం 10గంటల వరకు అన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యాపారులు ఆయా దుకాణాల నిర్మాణ పనులు చేస్తూ బీజీబీజీగా కన్పించారు.

జిల్లాల వారీగా దుకాణాల సంఖ్య..	మహబూబ్‌నగర్	నాగర్‌కర్నూల్	వనపర్తి	గద్వాల	మొత్తం
	90	67	37	36	230

ఈ పదేళ్లలో ఎంతో సాధించాం

- రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈ పదేళ్లలో ఎంతో సాధించామని, ఇంకా సాధించాల్సి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ పీఎస్ నం.100లో ఆయనతో పాటు కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పదేళ్ల క్రితం ఓటేయడానికి ప్రజలు అనేక సమస్యలతో సతమతమయ్యారని పేర్కొన్నారు. అప్పుడు తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించి ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆపదలో ఉన్న వారందరికీ అండగా ఉన్నామన్నారు. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఒకవేళ రాష్ట్రాన్ని కాంగ్రెస్ లేదా బీజేపీ చేతుల్లో పెడితే ఆగమవుతుందన్నారు. ఈసారి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని భావిస్తున్నామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆరుద్రోత్సవం



ఆలయంలో ఎమ్మెల్యే చల్లా దంపతులు



ప్రత్యేక అలంకరణలో బాలబ్రహ్మేశ్వరస్వామి

జోగుళాంబ శక్తిపీఠం: కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని అలంపురం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆరుద్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతకు పూజలు నిర్వహించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం గణపతికి అభిషేకాలు, అలంకరణ అనంతరం భక్తులచే మహాన్యాస పారాయణాలకు అంగన్యాస, కరన్యాసాలు చేయించారు. ప్రధాన ఆలయంలో కొలువుదీరిన బాలబ్రహ్మేశ్వరుడికి నమక, చమక పారాయణాలతో 11సార్లు రుద్రాభిషేకాలు చేశారు. అన్నసూక్తం పఠిస్తూ అన్నాభిషేకాలు చేశారు. స్వామి వారిపై శ్వేత అన్నాన్ని లింగాకృతిలో తీర్చిదిద్దారు. మహానివేదనలు చేసి దశవిధహారతులు అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు

ఆలయాలను దర్శించిన ఎమ్మెల్సీ చల్లా

జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. అలాగే బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రసన్నకుమార్ దంపతులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు.

దారులన్నీ పోలింగ్ కేంద్రాలకే..



జడ్చర్ల వద్ద బస్సు టాప్‌పై వెళ్తున్న ప్రయాణికులు

జడ్చర్ల టౌన్: సాధారణ ఎన్నికల సందర్భంగా దారులన్నీ పోలింగ్ కేంద్రాలకే చేరుకున్నాయి. ఓటు వేసేందుకు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు పెద్దఎత్తున స్వగ్రామాలకు చేరుకున్నారు. అలా వచ్చే వారితో 44వ జాతీయ రహదారితో పాటు గ్రామాలకు వెళ్లే రోడ్లు రద్దీగా కనిపించాయి. కొందరు ఓటర్లు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసి వెళ్లగా.. మరికొందరు తమ ఇళ్ల వద్దే ఉండిపోయారు.

కిటకిటలాడిన టిఫిన్ సెంటర్లు

జాతీయ రహదారితో పాటు జడ్చర్ల మున్సిపాలిటీలోని అన్ని టిఫిన్ సెంటర్లు గురువారం ఉదయం 11:30 గంటల వరకు కిటకిటలాడాయి. ఓటు వేసేందుకు వెళ్లే వారితో గిరాకీ పెరిగింది. కొన్ని హోటళ్లలో 10గంటల వరకే టిఫిన్‌లు అయిపోగా.. కొన్నింటిలో పూరి, ఇడ్లి మాత్రమే అందించగలిగారు.



44వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

కుమారుడి మరణం తట్టుకోలేక తండ్రి హఠాన్మరణం



నర్సింహులు (ఫైల్)

ధరూరు: ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేక ఓ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని కుర్వవీధికి చెందిన గడ్డమీది నర్సింహులు (65), దౌలమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్టోబర్ 5న వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు దేవార్జున్ (25).. అదే రోజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ముందే శవమై కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నెలన్నర రోజులుగా కొడుకు చనిపోయిన బాధలో ఉన్న నర్సింహులు.. గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

చెక్‌డ్యాంలో పడి హమాలీ మృతి

అడ్డాకుల: మూసాపేట మండలం నిజాలాపూర్ శివారులోని చెక్‌డ్యాంలో పడి ఓ హమాలీ మృతి చెందాడు. ఎస్‌ఐ కె.శ్రీనివాసులు వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రంలోని చంపారామం జిల్లాకు చెందిన రమేష్‌కుమార్ యాదవ్ (35) ఇక్కడికి వలస వచ్చి హమాలీ పని చేస్తున్నాడు. గురువారం ఎన్నికలు ఉండటంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి నిజాలాపూర్ గ్రామ సమీపంలోని పెద్దవాగు చెక్‌డ్యాంలో చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. గమనించిన అతడి మిత్రుడు ఇంద్రజిత్.. తన మిత్రులకు సమాచారం ఇచ్చాడు. అందరూ కలిసి రమేష్‌కుమార్‌ను బయటికి తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఓటర్లపైకి దూసుకెళ్లిన వాహనం

- ఒకరికి గాయాలు

వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపనగండ్ల పోలింగ్ కేంద్రంలో గురువారం ఓటు వేసేందుకు వచ్చిన వారిపైకి సెక్టోరియల్ అధికారి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. వీపనగండ్ల సెక్టోరియల్ అధికారి రవినారాయణ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకుగాను రాగా.. వాహనం అదుపుతప్పి ఓటర్లపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన నర్సింహ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కోపోద్రిక్తులైన గ్రామస్తులు.. వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజ తెలిపారు.



ప్రమాదంలో గాయపడ్డ నర్సింహ

ఆటో బోల్తా: ముగ్గురికి గాయాలు

అడ్డాకుల: మూసాపేట మండలం సంకలమద్ది గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని నాటవెల్లికి చెందిన మన్యం, నాని, మరో మహిళ ఓటు వేసేందుకు ఆటోలో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా, సంకలమద్ది శివారులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కావడంతో ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బోల్తా పడిన ఆటోను ఎల్‌అండ్‌టీ సిబ్బంది క్రేన్ సాయంతో మూసాపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



ప్రమాదానికి గురైన ఆటో